క్లుప్తంగా

ఉచిత కంటి పరీక్షలు



కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

పుల్‌కల్(అందోల్): మండలంలోని సింగూరు ఉన్నత పాఠశాల 2003–04 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గ్రామంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో శంకర కంటి ఆస్పత్రి వైద్యులు మూడు వందల మందికి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేశారు. శస్త్రచికిత్సలు అవసరం ఉన్న వారిని హైదరాబాద్‌కు తరలించారు.

మౌలిక వసతులకు ప్రాధాన్యం



పనులను పరిశీలిస్తున్న వైస్‌చైర్మన్ తదితరులు

నారాయణఖేడ్: మున్సిపాలిటీ పరిధిలోని మౌలిక వసతులు కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సేట్ అన్నారు. బుధవారం నాల్గవ వార్డులో సీసీ రోడ్డు పనులు కౌన్సిలర్ రాజేశ్ చౌహాన్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అవసరమైన సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.

ఘనంగా అయ్యప్ప పడిపూజ



పడిపూజలో పాల్గొన్న నిర్మలారెడ్డి, స్వాములు

సంగారెడ్డి టౌన్ : మండలంలోని ఇస్మాయిల్‌ఖాన్ పేట దుర్గభవాని దేవాలయంలో బక్క బలరాం గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి మహా పడిపూజ ఆదివారం వైభవంగా నిర్వహించారు. భజన బృందం పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో గురుస్వాములు, మాలధారులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కార్మిక సంక్షేమంపై నిర్లక్ష్యం

బీఎంఎస్ జిల్లా కార్యదర్శి మోహన్‌రెడ్డి



మాట్లాడుతున్న నాయకులు

సంగారెడ్డి రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని మరచిపోయిందని బీఎంఎస్ జిల్లా కార్యదర్శి మోహన్‌రెడ్డి విమర్శించారు. సంగారెడ్డిలోని సంఘం భవనంలో బుధవారం ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా ఏడాది నుంచి పథకాలు అందడం లేదని ఆరోపించారు. కార్మికుల సంక్షేమం కోసం బీఎంఎస్ పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు.

పేదలకు ఆర్థిక సహాయం



పారమ్మకు నగదు అందజేస్తున్న ప్రతినిధులు

నారాయణఖేడ్: నాగల్‌గిద్ద మండలం ఊటపల్లికి చెందిన పారమ్మ భర్త హవప్ప ఇటీవల మృతి చెందారు. పారమ్మ కుమార్తె వివాహానికి ఆర్థిక ఇబ్బందులు పడుతోంది. విషయం తెలుసుకున్న ఖేడ్ జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మశ్చందర్ రూ.50 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు బుధవారం పారమ్మకు ఫౌండేషన్ ప్రతినిధులు నగదు అందజేశారు. అలాగే, కంగ్టి మండలం నాగూరు (బి) గ్రామానికి చెందిన అందుగుల మారుతి ఇటీవల మృతి చెందగా వారికి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు మారుతి, పండరి యాదవ్, గంగారాం, సత్యపాల్‌రెడ్డి, ప్రభాకర్, అంజయ్యసాగర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.



పటాన్‌చెరు టౌన్: చిన్నారులతో కలిసి కేక్‌కట్ చేస్తున్న నాయకులు



మునిపల్లి: కేకులు పంపిణీ చేస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి



సంగారెడ్డి : జిల్లా ప్రభుత్వాసుపత్రిలో..



కల్హేర్: బీబీపేటలో..

క్రీస్తు బోధనలు మార్గదర్శకం

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆయా చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్‌లు కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఆయా చర్చిలోని పాస్టర్లు శాంతి సందేశాన్ని బోధించారు. ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకమని వివరించారు.



ఝరాసంగంలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేస్తున్న మాజీ మంత్రి, తదితరులు



పటాన్‌చెరు టౌన్ భారతీనగర్ డివిజన్ చర్చిలో..



నారాయణఖేడ్: రుద్రార్ చర్చిలో..



హత్నూర(సంగారెడ్డి): కాసాల చర్చిలో...



పటాన్‌చెరు: చిన్నారులతో కలిసి కేక్‌కట్ చేస్తున్న కార్పొరేటర్



పటాన్‌చెరు టౌన్: కేక్‌కట్ చేస్తున్న భారతి సిమెంట్ టెక్నికల్ మేనేజర్



జిన్నారం (పటాన్‌చెరు): కేబీఆర్ కాలనీలోని బేరాకా చర్చిలో..

ప్రత్యేక పూజలు

సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని ఆరూర్ గ్రామ శివారులోని వేంకటేశ్వర ఆలయంలో బుధవారం కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు బూరుగడ్డ నగేష్ స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయ్యప్పస్వాముల ఇరుముడిలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు శివకుమార్, లలిత, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా దేవాలయ వార్షికోత్సవం



బోనాలు సమర్పిస్తున్న మహిళలు

పుల్‌కల్(అందోల్): మండల పరిధిలోని ముదిమాణిక్యం గ్రామంలో పోచమ్మ దేవాలయం నాల్గవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. శివసత్తుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆలయం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

రేపు నిధి ఆప్కే నికత్ 2.0

పటాన్‌చెరు టౌన్: 27న నిధి ఆప్కే నికత్ 2.0 నిర్వహించనున్నట్లు ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్ విశాల్ అగర్వాల్ బుధ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయ న మాట్లాడుతూ మూడు కేంద్రాల్లో శిబిరాల ను ఉ.9:30 నుంచి సా.5:45 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. రామచంద్రపురం బీహెచ్ఈఎల్ మెయిన్ గేట్ వద్ద, మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ, సంగారెడ్డి జిల్లా కోర్టు వెనకాల జలబాగ్ వద్ద శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సమస్యలు ఉన్నవారు పరిష్కరించుకోవాలని సూచించారు.

ఘనంగా వాజ్‌పేయి జయంతి



రామచంద్రాపురం(పటాన్ చెరు): వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

రామచంద్రాపురం(పటాన్ చెరు): మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతిని బుధవారం పట్టణంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బలరాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశాభివృద్ధికి వాజ్‌పేయి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు సంతోష్, గోపాల్‌రెడ్డి, యాదిగిరి, మల్లేశ్ పాల్గొన్నారు.

జహీరాబాద్ టౌన్‌లో..

జహీరాబాద్ టౌన్: దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి వేడుకలు బుధవారం పట్టణంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు నాయకులు వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.

బీబీపేట్‌లో

కల్హేర్(నారాయణఖేడ్): మండలంలోని బీబీపేట్‌లో బీజేపీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ వాజ్‌పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు. బీజేపీ కల్హేర్ మండల అధ్యక్షుడు యెన్నం అనిల్‌రెడ్డి వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమైందన్నారు.



జహీరాబాద్ టౌన్: చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు



కల్హేర్: బీబీపేట్‌లో...

ఆత్మకూర్‌లో..

సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో బుధవారం మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి వేడుకలను బీజేపీ మండల అధ్యక్షుడు దర్జీ సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా అయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

బొల్లారం మున్సిపల్ పరిధిలో ..

జిన్నారం (పటాన్‌చెరు): బొల్లారం మున్సిపల్ పరిధిలో మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి స్రవంతిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రప టానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

- పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్, మంత్రులు హాజరు

పటాన్‌చెరు టౌన్: మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడుపాయల దుర్గాభవాని ఆలయంతో పాటు క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిలో జరిగిన శతాబ్ది వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో ఏడుపాయల చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ, మంత్రులకు హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే రోహిత్, సంజీవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సుహాసినిరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు రాజీరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పూజల హరికృష్ణతో కలసి ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అక్కడి నుంచి మెదక్ చర్చికి బయల్దేరి శతాబ్ది క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న మధు

ద్విచక్ర వాహనం ఢీకొని..

బాలికకు తీవ్ర గాయాలు

సంగారెడ్డి క్రైమ్: ద్విచక్ర వాహనం ఢీకొని బాలికకు తీవ్రగాయాలయిన ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన కెతావత్ తూకరం మియపూర్ బస్‌డిపోలో కండక్టర్ పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం తన భార్య, కూతురుతో కలిసి పని నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరి స్థానిక టీటీడీ కల్యాణ మండపం వద్ద రోడ్డు తాటుతుండగా పోతిరెడ్డిపల్లి నుంచి సంగారెడ్డి బస్టాండ్‌కు వెళ్తున్న గుర్తుతెలియని బైక్ ఢీకొనడంతో పాప విష్ణుప్రియ అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయింది. వెంటనే హాస్పిటల్‌గా త రలించగా పాపకాలు విరిగిపోవడంతో శస్త్రచికిత్స చేస్తున్నట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

నేడు ఆలయ ద్వితీయ వార్షికోత్సవం

జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం మండలం జంగంపేట గ్రామ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం గురువారం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో మొదటి రోజు ఉ.7 గంటలకు గణపతి పూజ పుణ్యవచనం, అమ్మవారికి పంచామృత సహస్ర ఘటాభిషేకం, అలంకరణ అర్చన చండీ హోమం, రుద్రహోమం, పూర్ణాహుతి హారతి పూజలను నిర్వహించనున్నారు. రెండో రోజు అమ్మవారికి లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం, బోనాల సమర్పణ పూజలను వైభవంగా నిర్వహించన్నుట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ఆలయ నిర్మాణానికి విరాళం



ఆలయ కమిటీ సభ్యులతో శ్రీకాంత్ గౌడ్

జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళాలు కొనసాగుతున్నాయి. బుధవారం పటాన్‌చెరు బీఆర్ఎస్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంటుందన్నారు. కార్యక్రమంలో వెంకటేశం గౌడ్, భోజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బండి శ్రీకాంత్ గౌడ్, మంద రమేష్, లింగం, నర్సింగ్, నిఖిల్, అనిల్, ఎల్లయ్య ఉన్నారు.

భక్తిశ్రద్ధలతో విగ్రహ ప్రతిష్ఠాపన



విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న నాయకులు

ఝరాసంగం(జహీరాబాద్): మండలంలోని కొల్లూర్ గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన భూలక్ష్మమ్మ ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హన్మంత్‌రావు పాటిల్, సీనియర్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, తన్వీర్, నరేష్‌గౌడ్, సంగమేశ్వర్, వేణుగోపాల్‌రెడ్డి, శివరాజ్, సూర్య తదితరులు పాల్గొన్నారు.

ప్రశ్నించే గొంతుక కమ్యూనిస్టులు

పటాన్‌చెరు టౌన్: ప్రశ్నించే గొంతుక కమ్యూనిస్టులని, ఎర్రజెండా లేకపోతే ప్రజా సమస్యలు చర్చకే రావని సీపీఎం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ అన్నారు. బుధవారం సీపీఎం రాష్ట్ర మహాసభలకు ఏషియన్ పెయింట్ కార్మికులు విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ... దేశంలో ఎర్రజెండా లేకపోతే ప్రజల తరపున, పేదల తరపున ప్రశ్నించే వాళ్లే ఉండరని అన్నారు. కమ్యూనిస్టులు అధికారం ఉన్నచోట ఆయా దేశాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజయ్య, ఏషియన్ పెయింట్ కార్మిక నాయకులు మనీరాజు, బీఎస్ రెడ్డి, రాజా, గట్టయ్య, జనార్దన్ పాల్గొన్నారు.



విరాళాలు అందజేస్తున్న కార్మికులు

పరిశ్రమపై చర్యలకు వినతి

జిన్నారం (పటాన్‌చెరు): ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని రాళ్లకత్వ గ్రామస్తులు ఆరోపించారు. జిన్నారం మండలం గ్రామ శివారులోని సర్వేనంబర్ 286 అసైన్డ్ భూముల్లో అక్రమంగా కొనసాగుతున్న బ్యాటరీ రీసైక్లింగ్ కెమికల్ ఫ్యాక్టరీ పనులు వెంటనే నిలిపేయాలని పరిశ్రమ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ పనులు కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ నుంచి విడుదలయ్యే వ్యర్థాలు నేరుగా చెరువులు కుంటల్లో చేరి పంటలు దెబ్బతిని, పశువులకు తాగునీరు లేకుండా పోతోందని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి పనులు నిలిపివేయాలని గ్రామస్తులు కోరారు.



పరిశ్రమ ఎదుట ఆందోళన చేస్తున్న గ్రామస్తులు

పుస్తె మెట్టెలు అందజేత

జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామానికి చెందిన ఒగ్గు శ్రీనివాస్ జయమ్మ కూతురు నవనీత పెళ్లికి గ్రామానికి చెందిన యువజన నాయకుడు సాయిగౌడ్ పుస్తె మెట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా సాయిగౌడ్ మాట్లాడుతూ.. పేదింట్లో పెళ్లికి అండగా నిలిచి సామాజిక బాధ్యతను చాటడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జీఎస్‌కే యువజన సభ్యులు ఉన్నారు.

అధ్వానంగా అల్గోల్ రోడ్డు

- అవస్థలు పడుతున్న ప్రయాణికులు
- పట్టించుకోని సంబంధిత అధికారులు

జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణం నుంచి అల్గోల్‌కు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని నాగుల కట్ట ప్రాంతం నుంచి సిద్దేశ్వర ఆలయం ఎదురు గుండా వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ రోడ్డు రహమత్‌నగర్, కేసీఆర్ డబుల్‌బెడ్ రూంకాలనీ గుండా అల్గోల్ వరకు వెళ్తుంది. అందుకు ఈ రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉంటుంది. రోడ్డు ఇరుకుగా ఉండి కంకరుతేలి గుంతలు పడడంతో ప్రజలు నరకం చూస్తున్నారు. సుమారు నాలుగైదు కిలోమీటర్ల వరకు ఉన్న రోడ్డు మొత్తం ధ్వంసమైంది. రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సీపీఎం నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. అల్గోల్ గ్రామ ఆటోడ్రైవర్లు కూడా రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అయినా రోడ్డుకు మరమ్మతులు చేయడం లేదు. గత ప్రభుత్వం రోడ్డు మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయగా కాంట్రాక్టర్ ముందుకురాని కారణంగా రద్దు అయ్యాయి. ఇప్పటికైనా పంచాయతీరాజ్ అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.



ధ్వంసమైన రహదారి

జాకీర్ హుస్సేన్‌కు నివాళి

జహీరాబాద్ టౌన్: తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్‌కు జహీరాబాద్ కళాకారులు బుధవారం నివాళులర్పించారు. పట్టణంలోని బీబీఆర్ జీనత్ పాఠశాలలో సంగీత కళాకారుడు శ్రీనివాస్ జోషి ఆధ్వర్యంలో పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ జోషి మాట్లాడుతూ.. ఆయన గొప్ప తబలా కళాకారుడని, ఎన్నో అవార్డులు అందుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వంశీ, నిర్వాహకులు బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.



చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కళాకారులు